Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 2, no. 31

(Feb. 3, 1947)

బెజవాడ, 1947

Record no. 683

Prajāśakti

Vol. 2, no. 31

(Feb. 3, 1947)

Bejavāḍa, 1947

Record no. 683

Regd. No. 4486 — 4 పేజీలు అణా

ప్రజాశక్తి

కమ్యూనిస్టు దిన పత్రిక

సంపుటి 2] బెజవాడ 3—2—47 సోమవారం [సంచిక 31

7 గురు కమ్యూనిస్టుల అరెస్టు

వడ్డీవ్యాపారం నిషేధించాలన్నందుకు

సతారా, ఫిబ్రవరి 1

సతారా జిల్లాలో గుతల్వాడీ అనే వూరిలో సతారా పోలీసులు 7 గురు కమ్యూనిస్టులను అరెస్టు చేశారు. వడ్డీ వ్యాపారం నిషేధించాలని ప్రచారం చేయడం వారు చేసిన నేరం. అరెస్టయినవారిలో ఒక స్త్రీ కూడా వుంది. ఇంత వరకు ఈ నేరంమీద 24 గురు కమ్యూనిస్టులు అరెస్టు చేయబడ్డారు.

పోలీసు పోదాలకు

అడ్జర్నమెంటు తీర్మానం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1

కేంద్ర శాసనసభకు సుప్రసిద్ధ కార్మిక నాయకుడు ఎన్. ఎమ్. జోషీ, ఎమ్. ఎల్. ఏ. గారు అడ్జర్నమెంటు తీర్మానాన్ని పంపారు. "దేశం అంతటా కమ్యూనిస్టుపార్టీ కార్యాలయం ఆఫీసులను, కమ్యూనిస్టుల ఇండ్లను, అనేక కార్మిక సంస్థల ఆఫీసులను, కిసాన్‌సభ ఆఫీసులను ఒకే పర్యాయం సోదాచేసి, అరెస్టులు చేయడం, రికార్డులు తీసుకుపోవడం" చర్చించాలని ఆ తీర్మానం కోరుతూంది.

మా పోరాటం ప్రజాతంత్ర హక్కులకొరకే

'ముక్తియుద్ధ' పత్రికా సంపాదకుని అరెస్టు

కటక్, ఫిబ్రవరి 1

కటక్‌నుండి వెలువడుతూన్న 'ముక్తి యుద్ధ' అనే కమ్యూనిస్టు వారపత్రికకు సంపాదకులయిన కామ్రేడ్ గురుచరణ పట్నాయకును కటక్ పోలీసులు నేడు అరెస్టు చేశారు. ఈ అరెస్టు 161 సెక్షన్ క్రింద జరిగింది. అదే సెక్షనుక్రింద మరొక కమ్యూనిస్టును కూడ అరెస్టుచేశారు.

జమీందారీ బిల్లుపై కౌన్సిల్‌లో చర్చ

రివెన్యూమంత్రి ప్రకటన

మద్రాసు, జనవరి 31

నేడు మద్రాసు ప్రధాని పై శాసనసభలో రివెన్యూమంత్రి కె. ఆర్. కరంత్ జమీందారీ విధానం రద్దుగావాలనే తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు.

"ఈ కౌన్సిలు ఈ రాష్ట్రంలో జమీందారీ విధానం రద్దుగావాలనే సిద్ధాంతాన్ని అంగీకరిస్తూంది. జమీందార్లకు, ఇతర మధ్య మనుష్యులకు వారి హక్కులు తీసుకొన్నప్పుడు సముచితమైన నష్టపరిహారం ఇచ్చేటందుకై ఒక చట్టం త్వరలోనే చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూంది."

తీర్మానంపై మాట్లాడుతూ కరంత్ జమీందార్లు చేస్తూన్న దౌర్జన్యాలను చాలా హెచ్చుగా విస్తరించారు.

"ప్రతిచోటా రైతులకు, జమీందార్లకు మధ్య పెద్ద యుద్ధం జరిగిపోతూంది. రైతులు చాలా దురవస్థలు పడిపోతున్నారు. శిస్తులు చాలా హెచ్చు. 20, 30 ఏళ్ళ క్రితం గట్లు పడిపోయిన చెరువులకు మరమ్మతులు చేయకపోయినా, ఆచెరువుల క్రింద పరిపంట వేయబడుతూ వచ్చిన భూములకు ఇప్పటికీ రు. 20 లు, రు. 25 లు పన్ను వసూలు చేస్తున్నారు. ఒక జమీందారు చెరువు లోతట్టు భూమి వేలానికి పెట్టుకొనేటందుకై నిండా వున్న నీరు తెగగొట్టేస్తానని వల్లించు తున్నాడు. అదేవిధంగా నాముదాయక భూములు, గో భూములు కలిపేసుకున్నారు. లక్షలకొలది రైతుల కడుపుకొట్టి, కొద్దిమంది జమీందార్ల గాదెలు నింపడానికి ఎవరూ అంగీకరించరు.

"జమీందార్లతోపాటు అనేక తరహాల మధ్య మనుష్యులను కూడా సర్దాలి. సముచితమైన నష్టపరిహారం వీరందరికీ ఇవ్వాలని అనడంలో భూములకు బజారు రేటు ఇవ్వాలని కాదు. అసలు వీళ్ళకి ప్రతిఫలం ఇవ్వనే కూడదని చెప్పవచ్చు. పన్నుల వసూలు పనికి పెట్టిన ఈ పెద్దమనుష్యులు చేసిన దౌర్జన్యాలను విచారణ చేయడానికి పూనుకుంటే ఈ జమీందార్లలో ఒక్కడూ దాటిపోలేడు. అయినా వారికి ప్రతిహారం ఇవ్వాలనే అనుకుంటున్నాం."

కొంతసేపు చర్చలు జరిగినాక ఎ. లక్ష్మణస్వామిమొదలియార్ అనేఆయన ఇల్లా చెప్పారు:

"జమీందార్లు మనభారతీయ సోదరులే, వారిని అస్పృశ్యులుగా చూడకండి. పాపం ఇదివరకే వాళ్ళమీద దేశంలో ఎంతో దుష్ప్రచారం జరుగుతూంది. ఈ అవకాశాన్ని అరాజకవాదులు ఉపయోగించుకొనేందుకు కావివ్వకండి."

తర్వాత కౌన్సిలు సమావేశం ఫిబ్రవరి 3 వ తేదీన కి గంటలకు వాయిదా వేయ

మమ్మల్ని ఎవ్వరూ అణచలేరు

కాంగ్రెసు వాగ్దానాల నవలు జరపమంటేనే ప్రకాశంగారికంత వులుకు

పి. సి. జోషి ఖండన

బొంబాయి, ఫిబ్రవరి 1

నేటిపుదయం అఖిలభారత కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి కామ్రేడ్ పి. సి. జోషీ పత్రికా ప్రతినిధుల సభలో మాట్లాడుతూ మద్రాసు ప్రధాని ఆరోపణలను గురించి ఇల్లాగ చెప్పారు:

"కాంగ్రెసువాదులు ఎన్నికల రోజులలో చేసిన వాగ్దానాలను, ఎన్నికల ప్రణాళికను ఆచరణలో పెట్టమని నిరంతరం ఒత్తిడి తెస్తూండడంచేతనే మద్రాసులోని కమ్యూనిస్టు పార్టీపై శ్రీ ప్రకాశంగారికి అంతకన్నెర్ర. ఆయన తన చేతిలోవున్న అధికారాన్ని దుర్వినియోగపరుస్తున్నారు.

"రాష్ట్రంలో జీవితావసర వస్తువుల సమస్య అంతకంతకీ తీవ్రం అవుతూంది ధరలు చూస్తే విపరీతంగా పెరిగిపోతున్నాయి. రాజకీయాభిప్రాయాలతో నిమిత్తంలేకుండా కార్మిక సంస్థ ప్రతిఒక్కటీ, జీతాలను హెచ్చించాలనీ, కనీస జీతాలను నిర్ణయిస్తూ శాసనం చేయాలనీ, ఎన్నికల ప్రణాళికలో కార్మికులకు కలుగచేస్తామన్న సౌకర్యాలన్నీ త్వరలో చేయాలనీ అడుగుతున్నాడు. వారి కోర్కెలను తీర్చడానికి బదులు ప్రకాశంగారు మలబారు స్పెషల్ పోలీసులను లారీల నిండుగా ఎక్కించి, వైర్లెస్ పరికరాలు, తుపాకులు, మర తుపాకులు మొదలయినవి సాయం ఇచ్చి, సమ్మెలను అణిచివేయడానికి పంపిస్తూన్నారు. వాక్స్వాతంత్ర్యం, సభాస్వాతంత్ర్యం భావస్వాతంత్ర్యం రక్షిస్తానన్న కాంగ్రెసు హామీలను గాలికి ఎగరకొడుతున్నారు.

ఆత్మరక్షణ చేసుకొనడం దౌర్జన్యంకాదు

"కమ్యూనిస్టుపార్టీ దౌర్జన్యాన్ని ప్రబోధించదు. దౌర్జన్యంవలన ప్రయోజనం లేదు. కాని, మామీద దాడి చేస్తే ఆత్మరక్షణ చేసుకుంటాం. దానిని ఎవ్వరూ కాదనలేరు."

నంబూద్రిపాద్ జాబు

తర్వాత డిసెంబరు 31, 1946 న కేరళ కమ్యూనిస్టునాయకుడు కామ్రేడ్ ఇ. ఎం. ఎస్ నంబూద్రిపాద్ మద్రాస్ ప్రధానికి వ్రాసిన ఒక జాబును చదివి వినిపించారు. దానిలో ఆయన "మలబార్‌లోని జమీందార్లు, జంబర్లు, శిస్తు శిస్తు రేటుకట్టి రైతులకు వ్యవసాయానికై ఇచ్చేటట్లు ఆజ్ఞలు జారీచేయాల"ని సూచించారు. "భూములపై శిస్తుల రేటు మలబార్ టెనెన్సీ కమిటీ యిచ్చిన సలహా ప్రకారం వుండాల"ని వ్రాశారు. "పన్నుల నిరాకరణకై ఉద్యమము అన్నదే లేద"ని ఆయన స్పష్టంగా చెప్పారు. "శిస్తులు భూస్వాములకు చెల్లబడి అయ్యేటట్లు చేయడానికి బాధ్యత తాను తీసుకుంటాన"న్నారు. "కాని, శిస్తుమాత్రం ధాన్యరూపంలో అడగకూడద"ని చెప్పారు. "రైతులకు, జమీందార్లకు మధ్య తగాదాలను పరిష్కరించడంలో ప్రభుత్వానికితోడ్ప"డుతూ "మలబార్ పరిస్థితులపై విచారణ జరిపించాల"ని కోరారు.

"భారతదేశ స్వాతంత్ర్యం విషయంలో గారుకూడా జమీందారీ విధానం రద్దుచేయడం విషయంలో చేస్తున్నారు. ముందు ముందు, అది చేస్తామనీ, ఇది చేస్తామనీ ప్రజలను జోకొట్టి, జమీందార్లు రైతులను పెద్దపెట్టున భూములనుండి తొలగించడానికి అవకాశం కలగచేస్తున్నారు ధాన్యం యథేచ్ఛగా దొంగ మార్కెట్టులో అమ్ముకొన్నా పూరుకొంటు న్నారు. రైతులను భూములనుండి వెళ్ళగొట్టకుండాచేసి లక్షలకొలది రైతు కుటుంబాలను రక్షించవలసిందని కిసాన్ సభలు కోరుతున్నాయి. మామూలు శిస్తు రేటు కట్టి బంజర్లూ, బీళ్ళూ రైతులకు వ్యవసాయం చేసుకొనేందుకై ఇవ్వాలని కోరుతున్నాయి. కాని, జమీందార్లకు అల్లాగ ఇవ్వడం ఇష్టం లేదు. అందుచేతనే జమీందార్లు రైతువుద్యమాన్ని అణచి వేయవలసిందని ప్రధానిగారిని అడిగారు. ఆయన వారి విజ్ఞప్తిని మన్నించాడు.

"కాంగ్రెసు వాగ్దానాలను అమలు జరిపే విషయంలో కమ్యూనిస్టుపార్టీ కాంగ్రెసు మంత్రులకు పూర్తి తోడ్పాటునిస్తుంది. కమ్యూనిస్టులు దౌర్జన్యం బోధించారనిగాని, దౌర్జన్యంగా వ్యవహరించారనిగాని నిరూపణ జరిగితే కేసులుపెట్టి విచారించమనండి. ప్రకాశం మంత్రివర్గానికి న్యాయశాస్త్రరీత్యానూ కామ్రేడ్సును దౌర్జన్య కార్యాలకు విచారణ జరిపించేటందుకు తగిన ఓర్పులేకపోయింది. అందుచేత న్యాయశాస్త్ర విరుద్ధమైన ఆర్డినెన్సును వుపయోగించారు. అలాగ చేయడంవలన నిజాన్ని దాచిపెట్టి, నిందలు

ఫిబ్రవరి 5 వ తేదీన సర్వవ్యాపిత సమ్మె

కలకత్తా, ఫిబ్రవరి 1

ఫిబ్రవరి 5 వ తేదీన సర్వవ్యాపిత సమ్మె జరపవద్దంటూ బెంగాల్ రాష్ట్ర కాంగ్రెసు కార్మికులకు ఇచ్చిన సలహాకు అర్థంలేదని నేడు బెంగాల్ రాష్ట్ర ట్రేడ్‌యూనియన్ కాంగ్రెసు కార్యవర్గం ఒక ప్రకటన చేసింది. ఫిబ్రవరి 5 న బెంగాల్ కార్మికులు 'శాంతియుతమూ, దౌర్జన్యరహితమూ'నైన సర్వవ్యాప్త సమ్మె జరిపి బెంగాల్ ప్రభుత్వం పౌరసత్వపు హక్కులమీద చేస్తూన్నదాడికి నిరసన చూపాలని కోరింది.

"కలకత్తా వీధులనుండి 144 సెక్షను వెంటనే రద్దుచేయాలి. జనవరి 21 న విద్యార్థులపై పోలీసులు జరిపిన దౌర్జన్యాలపై విచారణ జరపాలని"కోరింది.

ఫిబ్రవరి ఆఖరువారంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ

ఢిల్లీ, జనవరి 31

ఫిబ్రవరి ఆఖరువారంలో కాంగ్రెసు వర్కింగుకమిటీని కృపాలినిగారు సమావేశపరుస్తున్నట్లు తెలుస్తోంది. రాజకీయ పరిస్థితులను సింహావలోకనం చేయడమేగాక, నిబంధనావళి ఉపసంఘం సూచించే మార్పులనుకూడ అది చర్చించుతుంది. గత 2 దినాలుగా సమావేశమవుతున్న పై ఉపసంఘం ఇంకా తన తుది నిర్ణయం ఈయలేదు.

ప్రచారం చేయవచ్చునని వారి అభిప్రాయం. మాసంస్థ ప్రజాస్వామిక సూత్రాలకై పోరాడుతూంది. మమ్మల్ని అణచివేయడం ఎవ్వరితరం కాదు."

కమ్యూనిస్టులపై నిందలు

ప్రధానమంత్రి చర్యలకు యూరపియన్ల అభినందన

మద్రాసు జనవరి 31

నేడు మద్రాసు ప్రధాని కౌన్సిలు (పై శాసనసభ) లో 'ప్రజారక్షణ' ఆర్డినెన్సును సమర్థించుకుంటూ నేడు చేసిన ఉపన్యాసం ప్రతిపక్ష సభ్యుల అభినందనాలను కూడా పొందింది. యూరపియన్ సభ్యులు మద్రాసు ప్రధానికేగాక ఆర్డినెన్సు సూత్రాలను అమలు పరచిన పోలీసులకు కూడా అభినందనాలను సమర్పించారు. కౌన్సిలులో ప్రధాని ఇల్లా చెప్పారు:

"భూములలోంచి జమీందార్లు తొలగిస్తూంటే బలపూర్వకంగా విరోధించడము, చట్టసమ్మతములయిన హక్కులను త్రోసిపుచ్చి భూములను ఆక్రమించడము విశాఖపట్నం, పడమటి గోదావరి, కృష్ణాజిల్లాలలో అనేక చోట్ల జరిగింది.

"కరూరులో చేనేత ఫ్యాక్టరీ ధ్వంసం చేసారు. అనేక సమ్మెలు తెచ్చి ఉత్పత్తిని

"కమ్యూనిస్టులపని పట్టేటందుకై అన్ని ఏర్పాట్లు చేసుకొనేవరకూ ఆర్డినెన్సుమాట రహస్యంగా వుంచాం. కాని, నేడు వారిలో చాలమంది రహస్యంగా పని చేయడానికై అంతర్ధానమైపోయారు. ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాం. ఈ విషయం రహస్యంగా వుండడానికి, ఎంతో శ్రద్ధ తీసుకున్నాం. అందరినీ పట్టివేసుకునేటందుకు అన్ని ఏర్పాట్లు చేశాము. కాని, లాభంలేకపోయింది. చాలమంది రహస్య జీవితంలోకి తప్పించుకుపోగలిగారు. మా యెత్తులు ముందుగానే తెలిసేటట్లు చేసివుంటే మా వుద్దేశ్యమే విఫలమైపోయివుండేది"

"దేశాభిమాని" పత్రిక మోప్లాలను తిరుగుబాటుకు ప్రోత్సహించిందని, ప్రధాని చెప్పినప్పుడు ఒక ముస్లిం సభ్యుడు ఉదాహరణలు అడిగాడు. ప్రకాశంగారు మోప్లాలు

ఆంగ్లో - అమెరికన్ యుద్ధసన్నాహాలు

'న్యూటైమ్సు' వివరణ

మాస్కో, ఫిబ్రవరి 1

అమెరికాస్థాయి ననుసరించి బ్రిటిష్ ఆయుధ నిర్మాణం సాగాలనీ, రెండుదేశాల విమానబలాలనుకూడా ఒకేపద్ధతిలో ఉంచాలనీ బ్రిటన్ అమెరికాలు ఈమధ్య ఒడంబడికలు కుదుర్చుకున్నాయి.

సుప్రసిద్ధ సోవియటుపత్రిక 'న్యూటైమ్సు' దీనిని విమర్శిస్తూ మేజర్ జనరల్ గాలాక్టినోవ్ ఇలా రాశాడు."

"ఈ ఒడంబడిక ఫలితంగా బ్రిటిష్‌సేన తన పరపతిని కోల్పోతుంది. బ్రిటిష్‌సైన్యం పూర్తిగా అమెరికా మిలిటరీ విధానంపై ఆధారపడవలసిన స్థితికి వస్తుంది.

"బ్రిటన్ అమెరికాలు తమ ఆయుధాలను, విమానబలాలను ఒకే స్థాయికి తేవాలని నిర్ణయించుకోవడంచూస్తే, ఆరెండు దేశాలూ యుద్ధసన్నాహాలు సాగిస్తున్నాయని అనుకోక తప్పదు.

"అలాంటిదేమీలేదు – మిత్రరాజ్యాల ఆయుధ బలాలు అంతర్జాతీయ శాంతి సంరక్షణాలుగా ఉండాలి అన్న మిత్రరాజ్యసమితి సూత్రాన్ననుసరించే మేమీ ఏర్పాట్లు చేసుకొన్నాము అని అమెరికా పత్రికలు సంజాయిషీ చెబుతున్నాయి. శాంతిదేవత చేతిలో ఒక అమెరికా కత్తిని పెట్టేస్తే చాలునన్నట్లుంది వీటిధోరణి.

"యుద్ధం ముగిసి 18 మాసాలు గడచిపోయాయి. సైనికులను ఇళ్ళకు పంపడం కూడా సాగుతోంది. అయినప్పటికీ యుద్ధకాలంలో ఏర్పాటుచేయబడిన ఆంగ్లో అమెరికన్ సంయుక్త మిలిటరీ అధికారుల కమిటీ ఇంకాఉంది. దీనిబట్టిచూస్తే, బ్రిటన్ అమెరికాలు కలిసి ముందు ముందు ఏదో యుద్ధం సాగించదలచాయనీ, దానికికావలసిన ప్లానులు, ఆయుధబలాల పంపకమూ రెండు దేశాల మిలిటరీ శాఖలూకలిసి ఇప్పుడే నిర్ణయించు కుంటున్నాయనీ అనుకోడానికి అవకాశాలున్నాయి."

కరువు కాటకాలను ఉపయోగించుకొని పెత్తనంకోసం అమెరికాయత్నం

మాస్కో, ఫిబ్రవరి 1

ప్రపంచాధిపత్యంకోసం సామ్రాజ్యవాదులు పన్నాగాల్లో ఆహారాన్ని కూడా ఒక ఆయుధంగా ఉపయోగించేవిద్యలో మాజీ అమెరికా అధ్యక్షుడు హోవర్ ఘనుడు. ఆకలితో మాడుతూన్న ప్రజలదగ్గరకు ఆహారాన్ని పట్టుకువెళ్ళి 'మాకు దాసానుదాసులవడానికి ఇష్టపడితే ఈ ఆహారాన్ని ఇస్తాను. లేకపోతే చావు' అని ఇతను బేరంపెడతాడు. ఇతనిని అమెరికా అధ్యక్షుడు ట్రూమన్ ఇప్పుడు జర్మనీ ఆస్ట్రియా దేశాలకు పంపాడు.

సోవియటు పత్రిక 'న్యూటైమ్సు' ఈవిషయాన్ని గురించి ఇలా రాసింది:

"పడమటి యూరప్ దేశాలన్నిటినీ ఒక కూటమిగా నిర్మించడానికీ, జర్మనీ పరిశ్రమలను పూర్తిగా తమ పెత్తనం కిందికి తెచ్చుకోడానికి ఆంగ్లో – అమెరికన్ సామ్రాజ్యవాదులు వేస్తున్న ప్లానులో ఈ హూవర్ నియామకం ఒకభాగం. ఆర్థర్ వాండెంబర్గ్ జాన్‌ఫాస్టర్ డల్లెస్ (అమెరికా రిపబ్లికన్ పార్టీ విదేశాంగ నిపుణుడు), చర్చిల్‌ముఠా సాగిస్తున్న కుట్రలో ఇదొకభాగం. అమెరికా వారి అంతర్జాతీయ ఆర్థికవిధానం వివిధదేశాల [illegible]"

Microfilmed from photocopy

Roja Muthiah Research Library
3rd Cross Road, C P T Campus,
Taramani, Chennai - 600 113, India.

ప్రజాశక్తి

1947 ఫిబ్రవరి 3 : సోమవారం

ప్రకాశంగారి అభూత కల్పనలకు సమాధానం
రాష్ట్రమంతటా ప్రజా 'భక్షణ' చట్టానికి వ్యతిరేకత

కాంగ్రెసు నాయకులు, విద్యార్థులు, ప్రముఖులందరూ ఖండిస్తున్నారు

నరేంద్ర మండలి గొంతెమ్మ కోర్కెలు

నరేంద్రమండలి ఢిల్లీలో సమావేశమయి భావిభారత రాజ్యాంగం యెడల తన దృక్పథం వెల్లడించుతూ తీర్మానించింది. ప్రస్తుతం బ్రిటిషు ప్రభుత్వానికి సంస్థానాలపైవున్న సార్వభౌమాధికారం రాబోవు రాజ్యాంగంలో తొలగిపోతుంది. ఆ సార్వభౌమాధికారం సంస్థానాధీశులకే సంక్రమించాలనీ, ఇండియన్ యూనియన్ ప్రభుత్వానికి ఉండరాదనీ నరేంద్రమండలి తీర్మానించింది.

దేశరక్షణ, విదేశాంగ వ్యవహారాలలో తప్ప యూనియన్ ప్రభుత్వానికి సంస్థానాలపైన ఎట్టి అధికారం ఉండరాదని నరేంద్రమండలి కోరింది. సంస్థానాల అంతరంగిక విషయాలలో యూనియన్ ప్రభుత్వం జోక్యం కలిగించుకోరాదనీ, అలాంటి హామీ ఉండాలని డిమాండు చేసింది.

బ్రిటిషు ప్రభుత్వం రాజ్యాంగ నిర్మాణసభలో సంస్థానాలకు 80 (?) స్థానాలు ఇచ్చింది. వీరిద్వారా బ్రిటిషు సామ్రాజ్యవాదులు తమ ప్లానును కొనసాగించాలని చూస్తున్నారు. రాజ్యాంగపరిషత్తులో సంస్థానాధీశుల ప్రతినిధులద్వారా నాటకం ఆడతారు. సంస్థానాలలో మిలిటరీ కేంద్రాలను, ఆయుధాగారాలను నిర్మించి, భారత ప్రజా విప్లవాలు చెలరేగినపుడు సంస్థానాల నుండి సైన్యాలను, విమానదళాలను ప్రయోగించాలని బ్రిటిష్ సామ్రాజ్యవాదుల కుట్ర. అవంగరి నరేంద్రమండలిచేసిన తీర్మానంలోని ఒక ...

గాంధీజీ అనుచరులకు తగదు

నరసపూరు, జనవరి 30

నరసపూరు అడ్వొకేట్ల ప్రకటన.

నరసపూరు నుండి శ్రీ లక్ష్మీనరసింహం, (అడ్వొకేటు) సి.వై. సోమయాజులు (అడ్వొకేటు) వై. శ్రీ కృష్ణమూర్తి (అడ్వొకేటు) కె.వి. రామాచారి (అడ్వొకేటు) వి మల్లికార్జునరావు (వకీలు) వి. సూర్యనారాయణ (అడ్వొకేటు) కె. సత్యనారాయణ (అడ్వొకేటు) వై. సుబ్రహ్మణ్యం, (అడ్వొకేటు) వి. రాజలింగమూర్తి (అడ్వొకేటు)గార్లు మద్రాసు ప్రభుత్వం జారీచేసిన ఆర్డినెన్సును విమర్శించుతూ యీ విధంగా ప్రకటన చేస్తున్నారు.

ప్రజలతో సంబంధం కలిగిన ఏరాజకీయ పార్టీ ఇటువంటి నిరంకుశ హంగాలు కలిగిన ఆర్డినెన్సును ప్రవేశబెట్టలేదు. ఈ ఆర్డినెన్సులోని హంగాలను పరికిస్తే ప్రజలలో పలుకుబడి పోగొట్టుకొని పోలీసుసాయంతో రాజ్యమేలుదామనే అభిప్రాయ మున్నట్లున్నూ, కాంగ్రెసు రోజురోజుకూ పాశిస్టురూపాన్ని తీసుకొంటున్నదనే కమ్యూనిస్టుల ఆరోపణ నిజమేనా అన్నట్లున్నతోస్తోంది.

చిత్తశుద్ధిగలిగి క్రమశిక్షణతో పనిచేసే ప్రజాసేవకులని మహాత్మునితోనహా గుర్తించబడిన కమ్యూనిస్టు సోదరులను, మహాత్ముని ...

అందువల్ల ప్రజాశాంతిని రక్షించే యీ ప్రజారక్షణ ఆర్డినెన్సును వెంటనే రద్దుపరచాలి.

ఇకనైనా యీ సామ్రాజ్యవాదుల కుట్రలను బయలుపరచి ఆర్డినెన్సులు రద్దుచేస్తూ మద్రాసు మంత్రివర్గం ప్రజాస్వామ్య హక్కులను రక్షించాలని కోరుతూన్నామని ఆంధ్ర రాష్ట్ర చేనేతపారిశ్రామికసంఘ ఉపాధ్యక్షులు జి. రంగరాజాగారు ప్రకటిస్తున్నారు.

మంత్రివర్గాన్ని కోరుతున్నాను. పౌరవత్వ హక్కులమీద జరుపబడుతున్న ఈ దాడిని స్వాతంత్ర్యంకోరే ప్రతివ్యక్తి నిరసన తెల్పుతూ ప్రధానమంత్రి ప్రకాశంగారికి ప్రతి గ్రామ మహాజనసంఘం తంతులు ఇవ్వాలని సోదరి ...

గుంటూరుజిల్లా ముస్లింలీగ్ కార్యదర్శి ప్రకటన

ఆర్డినెన్సు ఆంధ్ర కేసరికితగదు

కాకినాడ జర్నలిస్టు నిరసన

జిల్లాకాంగ్రెసు సభ్యుని ప్రకటన

రేపల్లె కాంగ్రెసునాయకులు

చోడవరం కాంగ్రెసుప్రముఖుల ప్రకటన

బెజవాడలో డిటెన్షన్లు రద్దు

కొత్త ఆర్డినెన్సును రద్దుచేయాలి

ముప్పాళ్ళ కాంగ్రెసు అధ్యక్షుని ప్రకటన

మహిళాసంఘ కార్యదర్శిని ప్రకటన

అమలాపురం విద్యార్థుల విజయం

ఒంగోలులో డిటెన్షన్లు లేవు

కైకలూరులో కూడా

ప్రజారక్షణ ఆర్డినెన్సు అక్రమము

సామ్రాజ్యవాదుల కుట్రకు కాంగ్రెసుమంత్రివర్గం తలవొగ్గరాదు ?

జోహారులు

ప్రభుత్వ అసమర్థత దొంగవ్యాపారుల దురాశ

జీవితావసర వస్తువులు లేక ప్రజల బాధలు

అమలాపురం, జనవరి 30

అమలాపురం తాలూకా చెయ్యేరు, గున్నేపల్లి గ్రామంలో రేషన్‌డిపోలో గత నాలుగు రోజులనుంచి ఒక బియ్యపుగింజకూడాలేదు. ఫిర్కాసప్లయిఆఫీసరువద్ద యిండెంట్ పుచ్చుకొని డీలరు మిల్లుయజమానివద్దకు వెళ్ళి ...

రేషనుషాపు డీలరు యింట్లోను, మరి నల్గురు పెద్దరైతుల యిళ్ళలోనూవున్న నిల్వధాన్యం సెప్టెంబరులో గూడూరు సబ్‌కలెక్టరు వచ్చి పట్టుకొని, రిక్విజిషన్ చేసి యీ రేషనుషాపుకే కొల్పించారు. కాని రేషనుషాపునుండి కూడ యీతగారు దొంగవ్యాపారం సాగించారు.

గుడ్డవచ్చినా అమ్మడంలేదు

కొబ్బరినూనె కరువు

అగ్గిపెట్టె కొబ్బరినూనె లేక ప్రజల యిక్కట్లు

బెల్లం కరువు

ప్రభుత్వానికి హెచ్చరిక

దొంగవ్యాపారిపై కేసు లేదు

కార్మికనాయకుని అరెస్టు

యజమాని దాడి

దూదిమిల్లు యజమాని ప్రవర్తన

రాజమండ్రి, జనవరి 30

మద్రాసు ప్రభుత్వం హఠాత్తుగా ప్రజాశాంతి పేరుతో సృష్టించిన చట్టంక్రింద దాడిచేసి, పందలపాక ఫ్యాక్టరీ లేబరుయూనియన్ అధ్యక్షులు కామ్రేడ్ సి. యస్. శర్మగార్ని అరెస్టుచేసింది. ఈ అరెస్టు అవకాశంగా తీసుకొని, పందలపాక దూదిమిల్లు యాజమాన్యం కార్మికులనుభయపెట్టడానికి అనేకకుయుక్తులు పన్నుతున్నారు. కార్మికులకు,యజమానులకు వచ్చిన తగాదాల్లో ప్రభుత్వం మధ్యవర్తిత్వం వహించి యిచ్చిన అడ్జుడికేషన్ తీర్పును ...

ఏలూరు కార్మికనాయకుని అరెస్టు

ప్రముఖ బట్టలవర్తకుల అరెస్టు

బెయిలుమీద వెంటనే విడుదల

మిల్లు కార్మికులను పనినుండి బర్తరఫ్

మిల్లు యజమానుల నిరంకుశచర్యలు

పొగాకు ధరలనిర్ణయం

ఉపసంఘ తీర్మానం

... సబ్‌కమిటీలో దీనికి ముగ్గురు వ్యాపార ప్రతినిధులు తటస్థంగా వున్నారు. ఐ. యల్. టి. డి. కంపెనీ (యూరపియన్లది) సర్కిల్ మానేజరు. సబ్‌కమిటీ సభ్యుడూ అయిన మిష్టర్ జాన్‌స్టన్ విదేశమార్కెట్ తెలియదుగాబట్టి తామువ్యతిరేకించుతున్నాననిఅన్నారు.

బ్యారను వర్జీనియా ధరలు

స్థానిక గ్రేడు	ధర పుట్టి 19
నెం. 1	రూ. 690
„ 2	540
„ 3	470
యల్. జి (లేపచ్చ)	400
నెం. 5	250
డి. జి. (మొద్దుపచ్చ)	175
పి. యల్	70
టి. యల్	400
ముక్కలు (broken bag)	400

యాగ్ మార్కు గ్రేడ్లకు గూడా ధరలు నిర్ణయించబడినది.

ఎండు వర్జీనియా

బ్రైట్	రు. 0-9-6 పౌను 19
లైట్ బ్రౌన్	0-8-6 „
డార్క్ బ్రౌన్	0-7-6 „
స్ట్రాప్ అండ్ డామేజ్	0-2-0 „

ఎండు వర్జీనియా దొర్లింపు కపీస ధర పుట్టి 19 రూ 225 లకు నిర్ణయించబడినది

నాటుపొగాకు ధర

నాటు పొగాకు కపీస ధర పుట్టి 19 మందె మీద దొర్లింపున రూ 200 లకు నిర్ణయించబడినది.

ఆంధ్రాపేపరు మిల్ కార్మికుల సమ్మె

ఫిబ్రవరి 5 నుండి

'కూటికి చాలని జీతాలతో పడివుండలేము'

అసమ్మతిగా ఉపాధ్యాయుల నిరాహారదీక్ష

గుంటూరు, జనవరి 31

గుంటూరుజిల్లా ఎయిడెడ్ ఎలిమెంటరీ విద్యార్థులసంఘ ఉపాధ్యక్షులు, పి. రామసుబ్బయ్యగారిలా వ్రాస్తున్నారు.

గుంటూరు పట్టణమునందలి ఎయిడెడు ఎలిమెంటరీ స్కూళ్ళ ఉపాధ్యాయులు ...

ఉపాధ్యాయుల వేతనాల స్కేళ్ళలో పక్షపాతం

హైస్కూలు ఉపాధ్యాయుల పోరాటానికి సంసిద్ధత

రేపల్లె ఉపాధ్యాయుల ఆందోళన

ఇన్‌ఫీరియర్ సర్వెంట్లు మెమొరాండం

చైనా కమ్యూనిస్టులకు మరికొన్ని ముఖ్య విజయాలు

షాంగై, ఫిబ్రవరి 1

కియాంగ్సు - షాంటుంగ్ - హోనాన్ సరిహద్దురంగంలో చైనా కమ్యూనిస్టుసేనలు కొత్త దండయాత్ర ప్రారంభించాయి. ప్రధానమైన హాంగ్హై రైల్వేను తెగగొట్టడానికి, ఉత్తర కియాంగ్సురాష్ట్రంలో ముఖ్యమైన కొమింటాంగు కేంద్రం సుచౌను వశపరచుకోడానికి కమ్యూనిస్టుసేనలు ముందుకురుకుతున్నాయి.

షాంటుంగ్‌రాష్ట్రంలో కమ్యూనిస్టులముఖ్య పట్టణమైన లిన్‌యిని పట్టుకోడానికి కొమింటాంగు మిలిటరీశాఖ నాయకుడు చెన్‌చాంగ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు.

హోపీరాష్ట్రంలోకూడా కమ్యూనిస్టు దండయాత్ర విజయవంతంగా సాగుతూంది. కొమింటాంగు ప్రభుత్వం తన స్థానాలను రక్షించుకోడానికి అదనపు సేనలను హడావుడిగా అక్కడకు పంపుతూంది.

పీపింగ్-హాంకో రైలుమార్గంపై పింగ్హిన్ అనే పట్టణాన్ని (రైల్వే ఉత్తర పార్శ్వంపై మండి) కమ్యూనిస్టు ఎనిమిదవ సేనవశపరచుకుంది.

పీపింగ్ నగరానికి 27 మైళ్ళ దూరంలో ఉన్న వైషావ్ చుహంగ్ అనే నగరంపైకి కమ్యూనిస్టు సేనలు పోతున్నాయి. టిన్‌ట్సిన్‌మండి అక్కడికి అదనపు కొమింటాంగు సేనలు పరుగెత్తుకు వెళ్ళాయి.

పీపింగ్-టీన్‌ట్సిన్ రైలుమార్గాన్నికూడా కమ్యూనిస్టు సేనలు తెగగొట్టాయి.

జపానులో మెకార్థర్ నియంతృత్వం

మాస్కో, జనవరి 31

అమెరికా ఆక్రమణ అధికారి అయిన జనరల్ మెకార్థర్ నాయకత్వంక్రిందప్రస్తుత జపాను మంత్రివర్గం అనుసరిస్తున్న విధానాన్ని ఖండిస్తూ జపానులో రవాణా మొదలైన పరిశ్రమల్లోని 30 లక్షలమంది కార్మికులు ఈవేళ దేశవ్యాపితసమ్మె చేయ నిశ్చయించారు. కాని, జనరల్ మెకార్థర్ ఈసమ్మెను నిషేధిస్తూ నిన్న నొక ప్రకటన చేశాడు.

మెకార్థర్ నిజంగా జపాను నియంతగా వ్యవహరిస్తున్నాడనడానికి ఇదొక నిదర్శనం.

ఈ ప్రవర్తనను ఖండిస్తూ సోవియటు ప్రభుత్వ పత్రిక 'ఇజ్వెస్తియా' ఇలా రాసింది:

"జపాను ప్రజల ప్రజాతంత్ర హక్కులపై ఇదొకదెబ్బ. జపానులో ప్రజాతంత్ర ప్రభుత్వమ స్థాపించడానికి మిత్రరాజ్యాలు కృషిచేయాలి అన్న పోట్సుడం నిర్ణయానికి ఇది పూర్తిగా విరుద్ధం.

"చైనాలోకూడా అమెరికావారు, మధ్యవర్తిత్వం అనే పేరుతో అంతరంగిక విషయాల్లో జోక్యం కలిగించుకుంటున్నారు. కొమింటాంగు నిరంకుశ ప్రభుత్వాన్ని పూర్తిగా బలపరుస్తున్నారు. ఎంతచేసినా, ఈ విధానం చైనాలో విఫలమయింది. అమెరికావారు దీనిని గుర్తించి తగిన పాఠం నేర్చుకుంటారో, లేక తమ జోక్యానికి కొత్తరూపాలు కల్పిస్తారో చూడాలి."

ఐక్య కార్మికోద్యమ నిర్మాణానికి అమెరికాలో ప్రయత్నాలు

మియామి, జనవరి 31

అమెరికా కార్మికోద్యమాన్ని సంఘటితం చేయడానికి సంప్రతింపులు ప్రారంభమవుతున్నాయి.

అమెరికాలో 'కాంగ్రెస్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఆర్గనైజేషన్స్' (సి. ఐ. ఓ.), 'అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ లేబరు' అని రెండు కార్మిక సంస్థలున్నాయి, మొదటిది అభివృద్ధికరమైన పంథాననుసరిస్తూంది. కమ్యూనిస్టులు మొదలైన కార్మిక శ్రేయోభిలాషులందరూ అందులో కలిసి పనిచేస్తున్నారు. రెండవది అభివృద్ధి నిరోధకుల నాయకత్వంకిందవుంది.

కార్మికవర్గాన్ని ఈవిధంగా చీల్చిఉంచడం పెట్టుబడిదారీ వర్గానికు లాభకరం కాబట్టి, అభివృద్ధికర పద్ధతుల్లో కార్మికులను ఒకే సంస్థలోకి తేవాలని సి. ఐ. ఓ. ఎంతో ప్రయత్నించింది. కాని ఫెడరేషన్ ఆఫ్ లేబరు నాయకవర్గం ఆ ప్రయత్నాలను సఫలం కానివ్వలేదు.

మొన్నటి ఎన్నికల్లో కార్మికవర్గ ద్వేషి అయిన రిపబ్లికన్‌పార్టీ గెలవడమూ, ఆపార్టీతో చేతులుకలిపి ట్రూమన్ ప్రభుత్వం కార్మికుల హక్కులకు భంగకరమైన చట్టాలను చేయడమూ అమెరికా కార్మికవర్గంలో తీవ్రసంచలనం కలిగించింది. ఐక్యకార్మికోద్యమంయొక్క అవసరాన్ని అందరూ గుర్తించారు. ఫెడరేషన్ ఆఫ్ లేబరు అనుచరులు తమ నాయకత్వంపై ఒత్తిడి ప్రారంభించారు.

అంతేకాక, ఇటీవల అమెరికాలో బొగ్గుగని కార్మికులసమ్మె బ్రహ్మాండంగాసాగింది దానికి నాయకత్వం వహించిన లూయిస్‌కి (ఫెడరేషన్ నాయకుల్లో ఒకడు) ప్రభుత్వం పెద్ద జరిమానా విధించింది. ఈ శిక్షకు వ్యతిరేకంగా సి. ఐ. ఓ. పెద్ద ఆందోళన నడిపింది దీనినిచూచి ఐక్యకార్మికోద్యమంకోసం ఫెడరేషన్ అనుచరుల ఒత్తిడిమరీ ఎక్కువయింది ఐక్యకార్మికోద్యమ నిర్మాణంకోసం సి. ఐ. ఓ. నాయకవర్గంతో సంప్రతింపులు ప్రారంభించుటామని ఫెడరేషన్ నాయకుడు ఒప్పుకోక తప్పిందికాదు.

ఈ సంప్రతింపులను సాగించవలసిందిగా ఫెడరేషన్ కార్యవర్గం ఫెడరేషన్ అధ్యక్షుడయిన విలియంగ్రీన్‌కు అధికారం ఇస్తూ ఈవేళ తీర్మానించింది.

ఈ సంప్రతింపులు జయప్రదమయితే ఒక కోటి 30 లక్షల కార్మికులు ఐక్య ఉద్యమంకిందకు వస్తారు.

పుల్లగిల్ల జాగీరులో రిజర్వు దురంతాలు

దోపిడి, మానభంగం, పంటలనాశనం గ్రామ జీవితం భీభత్సంగావుంది

(మా విలేఖరి)

భువనగిరి, జనవరి 20

భువనగిరితాలూకా పులగిల్ల జాగీరులో ఇదివరలో సైనికులు, పోలీసులు ప్రజలపై కాల్పులుజరిపించిన సంగతి పాఠకులకు విదితమే. కాల్పులయిన తర్వాత 20 రోజుల వరకు ఈ గ్రామంలో రిజర్వు తిష్టవేశారు. 60 మంది ప్రజలను అరెస్టుచేసి, దాగియున్న వర్కర్లను చూపమని తుపాకి మడమలతో పొడిచారు. కర్రలతో బాదారు. చింతలావి రాజయ్య, తోక్ల ముత్తయ్య, చాకలి రాజయ్య, కల్లెం ముత్తయ్య, పైళ్ళ చెన్నయ్య, మరియొక ముస్లింయువకుని గ్రామగడీ (కోట) లోనే బంధించి చిత్రహింసగావించుచున్నారు. 60 ఏండ్ల ముసలి కొమ్మిడి సత్తిరెడ్డి తల్లిగారిని కాళ్ళు-చేతులుబంధించి మర్మస్థానంపై దెబ్బలు కొట్టారు. సత్తిరెడ్డిగారి ఇల్లును ధ్వంసం చేసి, వారి ఆస్తిని దోచుకొన్నారు. పదిపుట్ల వడ్లు, పందుము బియ్యం, 8 పుట్ల వేరుశెనగ, పుట్టెడు ఆముదాలు, వెయ్యి రూపాయిల విలువగల ఇతర ధాన్యాలు, ప్రామిసరీ నోట్లు బంగారు, వెండి ఆభరణాలు, ఇత్తడి సామగ్రి దోచివేశారు.

అకిట పెదపుల్లారెడ్డిగారి ఇల్లు నాశనంచేసి, 10 తులాల బంగారం, 200 తులాల వెండి, దోచారు. భూమికి సంబంధించిన దస్తావేజులు చింపివేశారు. ఇంటికి వేసుకొనేందుకు తెచ్చుకున్న 200 షాహాబాదు రాళ్ళను పగులగొట్టి ముక్కలు ముక్కలు చేశారు.

జక్కు రామరెడ్డిగారి ఇంటి దర్వాజాలు, పర్నిచరు పగులగొట్టి కాల్చివేశారు. డబ్బు, ధాన్యం,బంగారం, వెండిఆభరణాలు దోచారు. సిల్కుచీరెలను తగులబెట్టారు. దస్తావేజుల చింపివేశారు.

స్త్రీలను చెరిచారు

కుర్మ సాయమ్మ అనే వద్దైస్త్రీని చెరిచారు. ఒంటరిగా ఇంటివద్ద నున్నవారిని, బావుల వద్దకువెళ్ళినవారిని, పనులకు పొలాలు వెళ్ళిన వారిని మొత్తం పదిమంది స్త్రీలను చెరిచారు. ఈ అత్యాచారాలకు భయపడి స్త్రీలు, పురుషులు, తమ యిండ్లను వదలి పారిపోయారు. పారిపోయినతర్వాత, అనేకుల యిండ్లను సైనికులుదోచి ధ్వంసం చేశారు. రైతుల వర్రి, కంది, ఆముదంచేలపై పశువులనుతోలి మేపించారు. అరెస్టయిన దాగియున్న రైతునాయకుల పంటచేలు చాల నష్టంచేశారు.

గ్రామంలో కోడికూతలేదు

గ్రామంలోని కోళ్ళను, గొర్రెలను అన్నిటినీ పొట్టబెట్టుకొన్నారు. కోడికూతైనా గ్రామములో వినపడటంలేదు.

చనిపోయినవారి బంధువులను చూడరాదు

పన్నాల మల్లయ్య, కందాల నరసయ్య అనే ఇతరగ్రామస్థులు, పోలీసుల కాల్పులకు గురియై చనిపోయిన తమ బంధువుల భార్యాబిడ్డలను చూడటానికివస్తే, పోలీసులు వాళ్ళనుకొట్టి నానాహింసలు పెట్టారు.

ప్రజాద్రోహులు

మిలిటరీ గ్రామంనుండి వెళ్ళిపొయ్యాకి అప్పుడప్పుడూ అమీన్, సర్కిల్ మొదలైన పోలీసు అధికారులు తమ భటులతోవచ్చి, జాగీర్దారు యొక్క రౌడీనాయకులయిన కంచర్ల నారాయణ, కొలను మల్లారెడ్డి జక్కారాఘవరెడ్డి ఇండ్లలో విందులు కుడుస్తున్నారు. ఈ ప్రజాద్రోహులు చూపించే రైతులను పిలిపించి బెదరించి డబ్బురూపకమైనలంచాలు కాజేస్తున్నారు. ఇలా కాజేసిన లంచాలు వేల సంఖ్యలోకి వస్తున్నాయి. ఇప్పుడు పోలీసులు పూర్తిగా ఈ ద్రోహులకే పెత్తనం అప్పగించారు. రాత్రిపూట మలమూత్ర విసర్జనకు ప్రజలను వీరు బయటికి రానీయడంలేదు. ఎవరైనా బయటికివస్తే బాధపెట్టి లంచాలు గుంజుతున్నారు. ఈకుమయాలెనలు పనిలేక గ్రామంలో మూడవవంతు ఖాళీఅయింది. మిగిలిన గ్రామస్థులపై వీరు పిశాచాల్లాగా పట్టుకొన్నారు.

వ్యవసాయ కుటుంబాలు తోలిది. పశువులు వెల్లాపెదరైనవి. జీతగాండ్లను కూడ బంధించారు. ఇంతేగాక రైతుల భూములను జాగీర్దారు తన అనుచరులైన రౌడీలకు పంచిపెడుతున్నాడు. సైనిక కాల్పులు జరిగి రెండు మాసాలయింది. ఇంకా గ్రామ జీవితం కోలుకోలేదు. పైగా భీభత్సంగా వుంది. తమ కష్టాలను ప్రజలు రహస్యంగా కూడా చెప్పుకోడానికి వీలులేని పరిస్థితులను జాగీర్దారుకల్గించుతున్నాడు. జాగీర్దారు యొక్క ఈ దుండగాలను అరికట్టడం అత్యవసరం.

ఆంధ్రమహాసభా నాయకుని ఇల్లు స్వాధీనంచేసుకున్నారు

భువనగిరి, జనవరి 31

భువనగిరి పట్టణ ఆంధ్రమహాసభాకమిటీ కార్యదర్శి కామ్రేడ్ పెండెం వాసుదేవుగారి ఇంటికి పోలీసులు తాళంవేసి తమఅధీనంలోకి తీసుకున్నారు. కామ్రేడ్ వాసుదేవు ఇప్పుడు రహస్యంగాఉండి ఉద్యమం నడుపుతున్నారు.

ఆరుట్ల కమలాదేవిగారు జిల్లాబోర్డు సభ్యత్వాన్ని నిరాకరించారు

కామ్రేడ్ ఆరుట్ల కమలాదేవిగారిని (నల్లగొండ జిల్లా ఆంధ్రమహాసభాధ్యక్షుడగు కామ్రేడ్ ఆరుట్ల రామచంద్రారెడ్డిగారి సతి మణి నిజాంరాష్ట్రాంధ్ర మహిళాసభ నాయకురాలు) నైజాం ప్రభుత్వం నల్లగొండ జిల్లా బోర్డుకు సభ్యురాలిగా నియమించి ఆమెకు తెలియజేసింది. శ్రీమతి కమలాదేవిగారు, తాము ఆంధ్రమహాసభ స్థాయిసంఘసభ్యురాలగుటచే ఆంధ్రమహాసభను నిషేధించిన ప్రభుత్వంక్రింద స్థాపించిన సంస్థలోకాను సభ్యత్వ మంగీకరింపజాలమని ప్రభుత్వానికి తెలియజేశారు.

ఊరేగింపులపై కొచ్చిన్‌లో నిషేధం

కొచ్చిన్ సోషలిస్టులపై లాఠీ ఛార్జీ

తిరుచ్చూర్, ఫిబ్రవరి 2

కొచ్చిన్ కాంగ్రెస్ సోషలిస్టునాయకుడు మత్తై మంజురన్‌ను విడిచి పెట్టాలనిగాని, మనిలాల్‌పై అరెస్టువారంటు రద్దు చేయమనిగాని నినాదాలిస్తూ, ఊరేగింపులు, ప్రదర్శనాదు జరపరాదని నిన్న కొచ్చిన్ జిల్లా మాజిస్ట్రేట్ నిషేధాజ్ఞను ప్రచురించాడు. మంజురన్ 6 నెలల కఠిన శిక్ష వేయబడి నేడు జైల్లో వున్నారు. మనిలాల్ అదృశ్యంగా పనిచేస్తున్నారు. ఈ నిషేధాజ్ఞ 10 రోజులపాటు వుంటుంది. ఈ 10 రోజులూ నిషేధాజ్ఞను అతిక్రమించడానికి సోషలిస్టు పార్టీ నిర్ణయించింది. అవిధంగ అతిక్రమించి పూరేగింపుగా వెళుతూన్న 15 మంది కాంగ్రెస్ సోషలిస్టుల ఊరేగింపును లాఠీచార్జి చేసి అరెస్టుచేశారు.

ఈ నిషేధాజ్ఞను రద్దుచేయడానికి కొచ్చిన్ ప్రజామండలిలో అతివాదులు కూడా దళాలు బయలుదేరతీస్తున్నారు. నిన్న సాయంకాలం 5 గురు ప్రజామండలి సభ్యులు నిషేధాజ్ఞను ధిక్కరించి ఉపన్యసిస్తూండగా పోలీసులు తీవ్రంగా కొట్టారు.

కొచిన్ ప్రజామండలి అధ్యక్షులు ఇక్కండవారియరు ఈ చర్యలకు ప్రజామండలికి ఏమీ సంబంధంలేదని ప్రకటన చేశారు.

కాంగ్రెస్‌నుండి విడిపోము

జయప్రకాశనారాయణ ప్రకటన

ఢిల్లీ, ఫిబ్రవరి 1

ఢిల్లీరాష్ట్ర, కాంగ్రెస్ సోషలిస్టుపార్టీ ఆఫీసులో ఉపన్యసించుతూ జయప్రకాశనారాయణగారిలా అన్నారు.

"స్వాతంత్ర్య పోరాటం ఇంకా ముగియకముందే కాంగ్రెసునుండి మాపార్టీ విడిపోవలసిన అవసరం ఏముంది? ఒకే వేదికమీద ఒకే జండాక్రింద సామ్రాజ్యవాద వ్యతిరేక శక్తులన్నీ కలియాలి.

"కాంగ్రెసు గనుక ప్రస్తుతపు రాజీ విధానాన్నే కొనసాగించితే, విప్లవస్వభావం వదలి చట్టబద్ధ కార్యక్రమాలకే కట్టుబడితే అప్పుడు కాంగ్రెసు సోషలిస్టుపార్టీ వేరే ప్రత్యేక ప్రజాసంఘాన్ని ఏర్పరచ వలసి యుంటుంది."

ఆజాద్‌హింద్‌పార్టీ

కలకత్తా, జనవరి 31

ఆజాద్‌హింద్‌పార్టీ అనే పేరున కొత్త రాజకీయపార్టీని నిర్మించడానికై శ్రీయుత శరత్‌చంద్రబోస్ ప్రయత్నాలు ప్రారంభించారు. దాని ఆశయాలు ఈ దిగువ విధంగా చెప్పబడుతున్నాయి.

"నేతాజీ సుభాష్‌చంద్రబోస్ యొక్క సిద్ధాంతాలను మినహాయింపులులేకుండా ఈ పార్టీ అంగీకరిస్తుంది. నేతాజీ ఆదర్శాలపరిపూర్తికై పార్టీ పనిచేస్తుంది."

షియాలసత్యాగ్రహం

అల్లాహాద్, ఫిబ్రవరి 1

చహల్లుమ్ ఉత్సవ సందర్భంలో, ఇదివరకున్న 144 సెక్షన్‌ను ఉల్లంఘించి నిన్న ఊరేగింపును తీసుకోదలచిన 128 మంది షియాలను (ఇందులో 12 గురు స్త్రీలు) పోలీసులు అరెస్టుచేశారు. ఊరేగింపుచేసినవారు తమకు రఫీ అహమ్మద్ కిద్వాయి (పోలీసుమంత్రి) అర్డరుందని చెప్పినా పోలీసులు వినలేదు.

ఇవాళ మరో 50 మంది అరెస్టుకాబడ్డారు.

పాలస్తీనాలో బ్రిటిష్ బందోబస్తు

జెరూసలం, ఫిబ్రవరి 1

పాలస్తీనాలో బ్రిటిషు అధికారులు యుద్ధ పరిస్థితులకు తగిన బందోబస్తు చేస్తున్నారు. స్త్రీలు, పిల్లలు, అవసరపనులులేని ఇతరులూ పాలస్తీనానుండి వెళ్ళిపోవాలని ఉత్తరువులు ప్రకటించారు. మంగళవారంనుండి వీరిని పంపివేయడం ప్రారంభిస్తారట. స్త్రీలు, పిల్లల కోసం పెద్ద పెద్ద విమానాలను సిద్ధంచేశారు.

అమెరికావారుమాత్రం పాలస్తీనాలోఉన్న 4000 మంది అమెరికా పౌరులను కదపరట.

దక్షిణాఫ్రికాలో యూరోపియన్ కార్మికులసమ్మె

జోహన్స్‌బర్గు, ఫిబ్రవరి 1

దక్షిణాఫ్రికా బంగారు పరిశ్రమలో ముఖ్యమయిన రాండ్‌గనుల్లోని యూరోపియన్ కార్మికులు సుమారు వారం రోజులనుండి సమ్మె సాగిస్తున్నారు.

బంగారుగనుల్లోని యూరోపియన్ కార్మిక సంఘం, 'మైనింగ్' యూనియను అంటూ కొన్ని ఉన్నాయి. వీటి అధికారులకు గనియజమానులే జీతాలిస్తున్నారు. అందువల్ల కార్మికుల నిర్ణయాలపై వీరికి పలుకుబడి లేకుండాచేయాలనే ఉద్దేశంతో, ఈ జీతాలు పుచ్చుకొనే యూనియన్ అధికారులకు జనరల్‌బాడీ మీటింగుల్లో వోటుచేసే అధికారం ఉండకూడదని ఒకచట్టం చేయవలసిందిగా కొంతమంది కార్మిక నాయకులు ఆందోళన చేస్తూవచ్చారు. కార్మికులందరూ ఈ కోరికను బలపరిచారు. కాని, బంగారు గని యజమానుల పలుకుబడికిందఉన్న స్మట్సు ప్రభుత్వం దీనిని పెడచెవిని పెట్టింది.

దానిపైరాండ్ గనుల్లోని యూరోపియన్ కార్మికులు సమ్మెచేయడానికి నిశ్చయించారు. యజమానులకీలుబొమ్మలయిన మైనింగ్‌యూనియన్ల నాయకవర్గాలు సమ్మెను వ్యతిరేకించాయి. కాని, కార్మికులు 'గని కార్మికుల సంయుక్తకమిటీ' అని ఒక దానిని ఎన్నుకొని దాని నాయకత్వంక్రింద సమ్మె ప్రారంభించారు. సమ్మె చాల జయప్రదంగా సాగుతూంది. బంగారుగనులన్నిట్లోనూ పని ఆగిపోయింది. మొత్తం ఏడువేలమంది యూరోపియన్ కార్మికులు ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. సమ్మె ఇంకా వ్యాపిస్తోందని నిన్న స్మట్సు శాసనసభలో ప్రకటించారు.

సోమవారంనాడు పనిలోచేరనివారి నందరినీ డిస్మిస్ చేసేస్తామని గనుల యజమానులు తుది హెచ్చరికలిచ్చారు. 'మైనింగ్ యూనియన్ల' నాయకులు ఈనీచమైన హెచ్చరికనులఆమోదించారు. కాని, కార్మికులెవ్వరూ దీనికి లొంగలేదు.

ఇండియాకు రావడానికి దక్షిణాఫ్రికా నాయకులకు అనుమతి నిరాకరణ

త్వరలో ఢిల్లీలో జరుగనున్న ఆసియా దేశాల సమావేశానికి దక్షిణాఫ్రికా భారతీయ నాయకులయిన డాక్టరు దాదూ, డాక్టరు నాయకర్లు ప్రతినిధులుగా వెళ్ళదలచారు. పాస్‌పోర్టుల (ప్రయాణానికిఅనుమతిపత్రాలు) కోసం దరఖాస్తు పెట్టగా స్మట్సు ప్రభుత్వం నిరాకరించింది. ఈ నిరాకరణను ఖండిస్తూ జోహన్స్‌బర్గులో ఈవేళ పెద్దసభజరిగింది.

ఇండియా పారిశ్రామిక అభివృద్ధికి జకోస్లొవేకియా తోడ్పాటు

లండన్, జనవరి 29

భారతదేశాన్ని పారిశ్రామికం చేయడంలో జకోస్లొవేకియా తోడ్పాటును గురించి సంప్రతించడానికి కొంతమంది భారతీయ పరిశ్రమదారులువచ్చారని ప్రేగ్ రేడియో ప్రకటించింది.

ఇండియా పరిశ్రమలకు కావలసిన యంత్రాలను, టెక్నికల్ సహాయాన్ని జకోస్లొవేకియా పంపడం గురించీ, ఇండియా జకోస్లొవేకియాకు ముడిసరుకులు పంపడం గురించి సంప్రతింపులు సాగాయనితెలిసింది.

రు 50 బహుమానం

(ఎద్దుజాడ తెలిపినవారికి)

నా తాలూకు క్రింది గుర్తులు గల ఎద్దు 14—1—47 న తప్పిపోయింది.

గుర్తులు:—ఎల్లఎద్దు, 6 గార్లుంటాయి. నిలువుకొమ్ములు, కణితిపసరం, తోకకుచ్చుకు జానెడు పైన విరగతీయబడి వంకరగా నుండును. విందుగా మూపుమూర్లుండును. సుమారు రు 400 ల ఖరీదు. ముఖ్యమైనగుర్తు ముఖమున రెండు భాషికపు మచ్చ కలవు.

పై గుర్తులు గల ఎద్దుజాడ ఈ క్రింది చిరునామాకు తెలిపినవారికి రు 50 బహుమానము యివ్వబడును.

యలమంచి మల్లిఖార్జునరావు (S/o పెదబసవయ్య) (Via) వుయ్యూరు, మేడూరు (P. O.) కృష్ణాజిల్లా

Edited, Printed & Published by Katragadda Rajagopala...

END OF ISSUE